ఈనాడు
కరీంనగర్
గురువారం సెప్టెంబరు 26, 2024

ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్


వారోత్సవాల గోడప్రతులు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు

కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: డిమాండ్‌కు అనుగుణంగా యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో యువత నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. స్వయం ఉపాధితోపాటు, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో డీఆర్డీఏ, పట్టణాల్లో మెప్మా జిల్లాలో 10 మంది కంటే ఎక్కువ పని చేసే వ్యాపారాలు, ప్రైవేట్ సంస్థలను సంప్రదించి.. వారి అవసరాలకు అనుగుణంగా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతకు అప్రెంటిస్‌షిప్ ఇవ్వాలని కోరాలన్నారు. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆర్ట్స్, క్రాఫ్ట్‌లో ఎంబ్రాయిడరీ, కుట్లు శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. నిర్మాణ రంగంలో, వ్యవసాయ రంగంలో, ఎలక్ట్రానిక్స్ టూరిజం తదితర విభాగాల్లోని కోర్సులపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, నగరపాలిక కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

హక్కుల పరిరక్షణకు కృషి

కరీంనగర్ మంకమ్మతోట: వయోవృద్ధుల హక్కులు, చట్టాల పరిరక్షణకు కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాల గోడప్రతులను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారిణి ఎం.సరస్వతి, సీడీపీవో సబిత, వయోవృద్ధుల సంఘం బాధ్యులు మోహన్ రెడ్డి, జనార్దన్‌రావు, కేశవరెడ్డి పాల్గొన్నారు.

ముంచుకొస్తున్న గడువు.. పూర్తయ్యేనా పనులు?


నగరంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల జిల్లా గ్రంథాలయ నూతన భవనం ఇది. రూ.7 కోట్లతో నిర్మిస్తుండగా.. నిధులు సక్రమంగా అందితే ఈ పాటికే ఇది పూర్తయ్యేది. ప్రస్తుతం శరవేగంగానే పనులు జరుగుతున్నా.. ఎప్పటికప్పుడు బిల్లులు అందితేనే మరో రెండు మూడు నెలల్లో పూర్తయ్యే వీలుంది. ఇదే కాకుండా నగరంలో పలురకాల పనులకు నిధుల గండం ఎదురవుతోంది. మరో 6 నెలల్లో అన్ని పనులు పూర్తవ్వాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు ఉండాలి.

ఈనాడు, కరీంనగర్

● రెండు వారాల కిందట దిల్లీలో జరిగిన స్మార్ట్‌సిటీ బోర్డు సమావేశంలో కరీంనగర్ నగరపాలక సంస్థ పనుల ప్రగతిపై చర్చ జరిగింది. కరీంనగర్ నగరపాలక సంస్థ నుంచి కమిషనర్ ఈ సమావేశానికి హాజరై ఇక్కడి పనుల ప్రగతిని వివరించారు. మూడు నెలల కిందట కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.30.62 కోట్లు విడుదలయ్యాయి. ఆ నిధులకు సంబంధించిన యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్)లు సమర్పిస్తే మిగతా నిధులను అందిస్తామని కేంద్రప్రభుత్వం తరఫున అధికారులు విన్నవించారు.

● రూ.30.62 కోట్లు కేంద్రం వాటా విడుదలగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాగా రూ.30.62 కోట్లు రావాలి. మొత్తంగా రూ.61.24 కోట్లు తక్షణమే విడుదలైతే ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులకు వీటిని వెచ్చించొచ్చు. ఈ మొదట ఈ నిధులను విడుదల చేయాలని ఇటీవలే కొన్ని రోజుల కిందట నగరపాలిక కమిషనర్ సీడీఎంఏకు లేఖ రాశారు. స్మార్ట్ సిటీ గడువు వచ్చే ఏడాది మార్చి 31తో ముగుస్తుండటంతో మిగులు పనులకు నిధులు అత్యవసరమయ్యాయి.

వీటికి నిధులు అవసరం (రూ.కోట్లలో..)

పనులు	అంచనా	ఖర్చైంది
మైదానం	8	4.90
మల్టీపర్పస్ పార్క్	7.20	3.57
భూగర్భ డ్రైనేజీ	1.63	1.12
కమాండ్ కంట్రోల్	98	45.11
ఈ-ఎడ్యుకేషన్	7	3.21
ఇంటిగ్రేటెడ్ మార్కెట్	14	8.76
డీఆర్‌ఎఫ్ కార్యాలయం	14.50	7.04
టవర్ వద్ద పనులు	17	4.85
జీబ్రా- క్రాసింగ్	1.97	1.55
24/7 తాగునీరు	18	6.98
రాజీవ్ పార్క్	1	0.27
డంపింగ్‌యార్డు	16.14	3.29
భూగర్భ డ్రైనేజీ	26	5.02
వాననీటి వృథా	7	1.20

రూ.188కోట్లు అవసరం..!

ఆకర్షణీయ నగరం గడువు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో నిబంధనల ప్రకారం ఇంకా సుమారుగా రూ.188.11కోట్లు కరీంనగర్‌కు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు అవసరమైన ప్రగతి కోసం రూ.398.13 కోట్లు కేంద్రం నుంచి రూ.398.13 కోట్లు రాష్ట్రప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. ఇవి కాకుండా ఇటీవల కేంద్ర సర్కారు రూ.30.62కోట్లు విడుదల చేసింది. ఈ నిధులకు తోడుగా రాష్ట్రం నుంచి రూ.30.62 కోట్లు జతచేసి మొత్తంగా రూ.61.24కోట్లు బిల్లులకు పంపాలి కానీ.. రాష్ట్ర సర్కారు ఈ నిధులను ఇంకా విడుదల చేయలేదు. దీంతో ప్రస్తుతం నడుస్తున్న పనులకు ఈ నిధుల ఆవశ్యకత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. మొత్తం పనులు పూర్తవ్వాలంటే చేసిన పనులకు చేసినట్లుగా యూసీలు సమర్పిస్తే ఇంకా రూ.188.11కోట్లు వచ్చేస్తాయి.

ఇన్నాళ్లుగా కేటాయింపులు..

● 25 రకాల పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి రూ.647.06 కోట్లు వెచ్చించారు.

● మరో 20 చోట్ల కీలకమైన అభివృద్ధి జరగాలి. వీటికి రూ.259.69 కోట్లకుగాను 96.88 కోట్లు ఖర్చయ్యాయి.

● రెండు పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. రూ.27 కోట్లతో చేపట్టే వీటికి నిధులు అత్యవసరం.

● స్మార్ట్‌సిటీ కింద మొత్తంగా రూ.994.35కోట్లు రావాలి. ఇప్పటి వరకు రూ.746.24కోట్లు విడుదలయ్యాయి.

● యూసీలు సక్రమంగా పూర్తి చేస్తే కేంద్రం, రాష్ట్ర వాటాగా ఇంకా రూ.188.11కోట్లు నగరానికి రావాల్సి ఉంది.


మల్టీపర్పస్ పార్కులో ఏర్పాటు చేసిన ఆట పరికరాలు

ఆకర్షణీయం.. ఆహ్లాదకరం

నగర నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా అందంగా, ఆకర్షణీయంగా మారిపోయింది. త్వరలోనే నగరవాసులకు అందుబాటులోకి రానుంది. కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోని ముకరంపుర మల్టీపర్పస్ పార్కును రూ.17 కోట్లు వెచ్చించి చకచకా పనులు పూర్తి చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం పూట వాకింగ్ వచ్చే వారి కోసం రూ.1.50 కోట్లతో 600 మీటర్ల పొడవునా ఈపీడీఎం ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.2 కోట్లతో మ్యూజికల్ ఫౌంటెయిన్, పచ్చిక బయళ్లు, అందంగా కనిపించే మొక్కలు నాటారు. 300 మంది కూర్చునేలా హంపీ థియేటర్ ఉండనుంది. సెలవు రోజుల్లో, సాయంత్రం పూట వచ్చే పిల్లలు.. ఆడుకోవడానికి ఆట పరికరాలు బిగించారు. ఆడుకునే సమయంలో కిందపడితే దెబ్బ తగలకుండా ఈపీడీఎం ఫ్లోరింగ్ నిర్మించారు. **- న్యూస్‌టుడే, కరీంనగర్ సుభాష్‌నగర్**

కట్టుదిట్టంగా లడ్డూ ప్రసాదం

● తితిదే ఘటనతో దేవాదాయశాఖ అప్రమత్తం
● ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పర్యవేక్షణ


ధర్మపురి దేవస్థానం లడ్డూ ప్రసాదం

న్యూస్‌టుడే, ధర్మపురి, వేములవాడ, మల్యాల

ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దేవస్థానాల లడ్డూ, పులిహోర ప్రసాదాలను భక్తులు పరమ పవిత్రంగా భావించి కొనుగోలు చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో లడ్డూ తయారీలో తప్పిదం జరిగిందని ఆరోపణలు రావడంతో రాష్ట్ర దేవాదాయశాఖ అప్రమత్తమైంది.. ప్రధాన ఆలయాల్లో దిట్టం ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలని కమిషనర్ ఆదేశాలిచ్చారు.. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో విజయ తెలంగాణ డెయిరీ నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

ధర్మపురిలో రోజుకు 2 వేల విక్రయం

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లడ్డూ ప్రత్యేకంగా నిలుస్తోంది. 80 గ్రాముల లడ్డూ ప్రసాదానికి రూ.20, 200 గ్రాముల పులిహోర ప్రసాదానికి రూ.15 తీసుకుంటున్నారు. ప్రతిరోజు సరాసరి 2 వేలలు, శని, ఆదివారాలు 3 నుంచి 5 వేల వరకు లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తారు. దిట్టం సామగ్రిని ఉప ప్రధాన అర్చకుడు, సంబంధిత స్టోర్ ఇన్‌ఛార్జి, ఈవో ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. 10 కిలోల లడ్డూ ప్రసాదానికి 7 కిలోల నెయ్యి, 20 కిలోల చక్కెర, కాజు 700 గ్రాములు, కిస్‌మిస్‌లు 750 గ్రాములు, యాలకులు 100 గ్రాములు, కర్పూరం 10 గ్రాములు, జాజికాయ 10 గ్రాములు, మిస్రీ 500 గ్రాములు వినియోగిస్తున్నామని అధికారులు చెప్పారు. 2023 - 24 సంవత్సరానికి లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,50,20,00, పులిహోర ప్రసాదం ద్వారా రూ.54,69,750 ఆదాయం సమకూరింది. ఈవో సంకటాల శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మపురి దేవస్థానంలో లడ్డూ ప్రసాదాల విషయంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నామని, ప్రస్తుతం కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

రాజన్న ఆలయానికి రూ.20 కోట్ల ఆదాయం


వేములవాడ లడ్డూ తయారీలో మహిళా కార్మికులు

వేములవాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు ప్రత్యేకంగా స్వామివారి ప్రసాదం లడ్డూలను మహా ప్రసాదంగా భావించి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. లడ్డూల తయారీని ఒక ఏఈవో, పర్యవేక్షకుడు, సిబ్బంది తనిఖీ చేస్తారు. భక్తుల రద్దీ అంచనాతో లడ్డూలను తయారు చేస్తుంటారు. దాదాపు ప్రతి నెల 10 నుంచి 15 వేల కిలోల నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగిస్తుంటారు. ఆలయానికి ఏడాదికి రూ.20 కోట్ల ఆదాయం లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా సమకూరుతోంది. కిలో లడ్డూ తయారీకి 650 గ్రాముల నెయ్యి వినియోగించాల్సి ఉంటుంది. ఆలయానికి సరఫరా అయ్యే నెయ్యికి ఆరు నెలల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. అందుకు అనుగుణంగానే నాణ్యమైన నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగిస్తున్నామని ఏఈవో శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల అనిశా అధికారుల తనిఖీ సమయంలో తూనికలు, నాణ్యత ప్రమాణాల అధికారులు నెయ్యి నమూనా కూడా తీసుకెళ్లారని చెప్పారు.


కొండగట్టులో లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్న దృశ్యం

కొండగట్టులో ఏటా 50 వేల కిలోల నెయ్యి వినియోగం

కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తులు లడ్డూతో పాటు పులిహోర ప్రసాదం కొనుగోలు చేస్తుంటారు. శని, మంగళవారాల్లో దాదాపు 15 వేల లడ్డూలు, 5 క్వింటాళ్ల పులిహోర తయారు చేసి విక్రయిస్తుంటారు. 100 గ్రాముల లడ్డూ రూ.25కు, 200 గ్రాముల పులిహోర రూ.20లకు విక్రయిస్తుంటారు. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నా.. పులిహోర తయారీకి ఖర్చు తక్కువ కావడంతో 75 శాతం లాభం ఈ ప్రసాదం ద్వారానే సమకూరుతుందని అధికారులు చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం నేపథ్యంలో కొండగట్టు అంజన్న ఆలయానికి సరఫరా చేస్తున్న నెయ్యిని కూడా పరీక్షలు చేయిస్తామని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. లడ్డూ తయారీకి ప్రతి నెలా 4 వేల కిలోల చొప్పున, ఏడాదికి 50 వేల కిలోల వరకు నెయ్యిని ఖరీదు చేస్తున్నట్లు చెప్పారు.

లోక్ అదాలత్‌తో కేసులు పరిష్కరించండి


విధి నిర్వహణ అంశాలను పరిశీలిస్తున్న సీపీ అభిషేక్ మహంతి

కరీంనగర్ నేరవార్తలు, న్యూస్‌టుడే: రానున్న లోక్ అదాలత్‌లో ఠాణాల వారీగా పెండింగ్ కేసులను పరిష్కరించాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి అధికారులకు సూచించారు. బుధవారం కమిషనరేట్‌లో నేరసమీక్ష నిర్వహించారు. డయల్-100కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలన్నారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు అవగాహన కల్పించాలన్నారు. అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు శ్రీనివాస్, నరేందర్, వెంకటరమణ, విజయ్‌కుమార్, కాశయ్య, మాధవి, నర్సింహారెడ్డి ఉన్నారు.

పోలీసు డ్యూటీ మీట్

కరీంనగర్ నేరవార్తలు: కరీంనగర్ పోలీసు కమిషనరేట్‌లో బుధవారం పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా స్థాయి డ్యూటీ మీట్ నిర్వహించారు. సీపీ పాల్గొని పరిశీలించారు. పోటీల్లో జిల్లా స్థాయిలో ఎంపికైన వారిని జోనల్.. అక్కడ గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు.

వంద శాతం ఆస్తిపన్ను వసూలుపై దృష్టి

కార్పొరేషన్, న్యూస్‌టుడే: డిసెంబరులోగా వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని నగరపాలిక కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులు, ఉద్యోగులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బిల్ కలెక్టర్ల వారీగా లక్ష్యాన్ని సాధించాలని.. ఈ మేరకు ఆర్వో, ఆర్ఐలు పర్యవేక్షించాలన్నారు. ఉదయం 7 గంటలకే బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. రూ.44 కోట్ల బకాయిలున్నట్లు తెలిపారు. మొండి బకాయిల వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. ఆస్తిపన్ను మదింపు, కొత్త ఇంటి నంబర్ల కేటాయింపులపై తనిఖీ తప్పనిసరి అని స్పష్టం చేశారు. డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్వో గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్


నిత్యావసరాలతో నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు



భగత్‌నగర్: నిత్యావసర సరకుల ధరలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్‌లో నిరసన తెలిపారు. ర్యాలీ అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ధరల పెరుగుదలను పసిగట్టి నిత్యావసర వస్తువులను బ్లాక్ చేసిన వ్యాపారుల గోదాంలపై సీపీఐ దాడులు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు కాలేదన్నారు. సృజన్‌కుమార్, సురేందర్‌రెడ్డి, రాజు, మల్లవ్వ, పద్మ, తిరుపతి, సమ్మయ్య, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ న్యాయం చేస్తాం

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

న్యూస్‌టుడే, గంగాధర

చొప్పదండి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. రహదారులు, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు, ప్రజలకు మౌలిక వసతులు, విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు ఆయన 'న్యూస్‌టుడే'తో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు.

ప్ర: నారాయణపూర్ నుంచి బోయినపల్లి, వేములవాడ వైపు కుడికాలువ పనులు పూర్తికాక ఎగువ గ్రామాలకు సాగునీరు అందడం లేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

స: మంత్రి, జిల్లా పాలనాధికారితో కలిసి సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష చేస్తున్నాం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కుడికాలువ పూర్తి చేసి ఎగువ గ్రామాలకు సాగునీరు అందించి రైతులకు అండగా ఉంటాం.

ప్ర: ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నారాయణపూర్, మంగపేట, చర్లపల్లి ఎన్ గ్రామాల్లో ముంపు బాధితులు ఏటా ఇబ్బంది పడుతున్నారు. ముంపు సమస్యలతోపాటు కోల్పోయిన ఇళ్లు, భూములకు పరిహారం, పునరావాసం కల్పించక ఆందోళనలో ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

స: ఇటీవలే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్‌తో కలిసి నారాయణపూర్ సందర్శించి ముంపు బాధితులకు భరోసా కల్పించాం. ముంపు సమస్యలు పరిష్కరించి వారికి పరిహారంతో పాటు పునరావాసం కల్పిస్తాం. నిబంధనల మేరకు ప్రాజెక్టును విస్తరించి అర్హులందరికీ న్యాయం చేస్తాం

ప్రశ్న: రామడుగులోని పురాతన వంతెన శిథిలం కాగా కొత్త వంతెనను ఇటీవలే ప్రారంభించారు. రెండువైపులా అప్రోచ్ రోడ్డు పూర్తికాక వాహనదారులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. రైతులకు పరిహారం కూడా మంజూరు కాలేదు. ఎప్పటిలోగా పరిష్కరిస్తారు?

సమాధానం: చిన్న సమస్యను గత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఏళ్లుగా ఇబ్బందులకు గురయ్యారు. 50 గ్రామాల ప్రజలకు అనుసంధానంగా ఉన్న వంతెనను రెండు రోజులపాటు అక్కడే ఉండి ప్రారంభించాం. ఆర్‌అండ్‌బీ అధికారులు మట్టి పోయించి, బీటీ రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు పరిహారం కూడా మంజూరు చేసి న్యాయం చేస్తాం. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి, నాగిరెడ్డిపూర్, కురిక్యాల బొమ్మలమ్మ గుట్ట దారిలో వంతెనల పనులు దసరా తర్వాత ప్రారంభిస్తాం. వర్షాల కారణంగా పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది.

ప్ర: ఎన్నికల హామీలో భాగంగా గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కళాశాల లేక విద్యార్థులు.. ముఖ్యంగా బాలికలు ఉన్నత చదువుకు నోచుకోవడం లేదు.

స: వచ్చే విద్యాసంవత్సరం నాటికి తప్పకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తాం. ఈ ఏడాది రావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో సాధ్యం కాలేదు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో విద్యార్థుల అవసరాల మేరకు కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

నేడు జిల్లా స్థాయి యువజనోత్సవాలు

కరీంనగర్ క్రీడా విభాగం, న్యూస్‌టుడే: జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు, శుక్రవారం సైన్స్ మేళాకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం ఏర్పాట్లను పరిశీలించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. గ్రామీణ, పల్లె ప్రాంతాల్లోని 15-29 ఏళ్ల విద్యార్థులు, యువతలోని కళా నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రోత్సహించేందుకు జానపద నృత్యం, జానద గేయం, కథా రచన, కవిత్వం, ఉపన్యాసం తదితర పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మిషన్ 1000

● రోడ్డు భద్రతపై అవగాహన ● నేటితో ముగింపు


వాహనదారుడికి సూపర్ హీరో కార్డు అందజేస్తున్న దృశ్యం

న్యూస్‌టుడే, కరీంనగర్ రవాణా విభాగం

రహదారి నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్, సాఫేర్ ఇండియన్ సంస్థ' ఆధ్వర్యంలో 'బీసేఫ్.. డ్రైవ్ సేఫ్.. రీచ్ సేఫ్..' నినాదంతో వెయ్యి రోజులపాటు రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించే కార్యక్రమానికి జనవరి 1, 2022న శ్రీకారం చుట్టగా ఈ నెల 26తో ఈ కార్యక్రమం ముగియనుంది.

రోజూ కార్యక్రమాలు

- కరీంనగర్‌లో బస్టాండ్ చౌరస్తాలో వాహనదారులకు ప్రతిరోజు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు.
- నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపడం, సురక్షిత ప్రయాణానికి ఎలా డ్రైవింగ్ చేయాలి, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, లైసెన్స్ ప్రాముఖ్యం తదితర అంశాలను వివరించారు.
- హెల్మెట్, సీటుబెల్టు పెట్టుకున్న వారికి పూలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
- సూపర్ హీరో పేరుతో ముద్రించిన కార్డు, బహుమతులు అందజేశారు.
- రహదారి నిబంధనలు, సిగ్నల్స్, వాటి ఉపయోగం, యూటర్న్, వేగం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోకుంటే జరిగే అనర్థాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
- మైనర్లు వాహనాలు నడపడం వల్ల కలిగే ఇబ్బందులను వివరించారు.
- ఆటో చోదకులకు యూనిఫాంలు కూడా అందజేశారు.
- విద్యార్థి స్థాయి నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు.

ప్రధాన లక్ష్యాలు ఇవే..

- ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి.
- మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. నడిపితే జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి.
- రహదారి నిబంధనలు, సిగ్నల్స్ వ్యవస్థ, ఇతర అంశాలపై అవగాహన లేని వారికి లైసెన్స్‌లు జారీ చేయకూడదు.
- ట్రామా కేర్ సెంటర్లు అందుబాటులో ఉండాలి.
- రహదారి భద్రతపై రోడ్డు సేఫ్టీ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి.
- రోడ్డు సైన్స్‌ను పాఠ్యాంశంగా చేర్చాలి.

ప్రమాద రహిత ప్రయాణమే ధ్యేయం

సంస్థ వెయ్యి రోజుల కార్యక్రమంలో చాలా మందికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన లేదని గుర్తించాం. రహదారి నియమావళిపై కశ్మీర్‌లోనూ ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించాం. భవిష్యత్తులో సంస్థ పక్షాన మరిన్ని కార్యక్రమాలు చేపడుతాం. ప్రమాద రహిత ప్రయాణమే లక్ష్యంగా ముందుకు సాగుతాం.

- ఘన శ్యామ్ ఓజా, సంస్థ అధ్యక్షుడు

హత్య కేసులో ఇద్దరికి జైలు



సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత బుధవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ముస్తాబాద్ గ్రామానికి చెందిన పండుగ రాజంకు, తన అక్క మరియమ్మతో ఆస్తుల పంపకంపై గొడవలు జరిగాయి. ఈక్రమంలో 2020 సెప్టెంబరు 1న పండుగ మరియమ్మ, ఆమె కుమారుడు పండుగ మల్లేశంలు పండుగ రాజంను గొడ్డలితో నరికి చంపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో మరియమ్మకు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,500 జరిమానా, మల్లేశంకు జీవిత ఖైదుతోపాటు రూ.2,500 జరిమానాను ప్రధాన న్యాయమూర్తి విధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.


గుడారం ఏర్పాటు చేస్తున్న స్కౌట్స్ విద్యార్థులు

సామాజిక స్పృహ, క్రమశిక్షణకు ప్రాధాన్యం

శిక్షణ శిబిరం.. విద్యార్థులకు ఉపయోగం

న్యూస్‌టుడే, జ్యోతినగర్(మార్కండేయకాలనీ)

విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక స్పృహ పెంపునకు స్కౌట్స్ అండ్ గైడ్స్ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. పాఠశాల దశలోనే వారిలో క్రమశిక్షణ, వ్యక్తిత్వ, శారీరక వికాసానికి కృషి చేస్తోంది. క్షేత్రస్థాయిలో వివిధ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ చిన్నారులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని స్కౌట్స్ యూనిట్‌లో ఉన్న విద్యార్థులకు గోదావరిఖని శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో అయిదు రోజుల పాటు తృతీయ సోపాన్ శిబిరంలో శిక్షణిస్తున్నారు. విద్యార్థులు చురుగ్గా పాల్గొని వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి అభిప్రాయాలు, లక్ష్యాలతో 'న్యూస్‌టుడే' కథనం.

18 పాఠశాలల్లోనే అమలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 450పైనే ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ తప్పనిసరిగా అమలు చేయాలనే విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్‌లు అన్ని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం 18 పాఠశాలల్లోనే అమలవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడితేనే ఉమ్మడి జిల్లాలో అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

రాష్ట్రపతి అవార్డు పొందాలనుంది



స్కౌట్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రపతి అవార్డు పొందాలనుంది. గత రెండు సంవత్సరాలుగా శిక్షణ పొందుతున్నా. ప్రస్తుతం శిక్షణ శిబిరంలో టెంటు కట్టడం, మార్చ్ ఫస్ట్, శ్రమదానం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నా. శిక్షకుల మార్గదర్శకంలో రాజ్యపురస్కార్ శిక్షణ శిబిరంలో పాల్గొనే దిశగా కసరత్తు మొదలుపెడుతున్నా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తృతీయ సోపాన్‌లో మంచి ప్రతిభ కనబరిచాను.

విశ్వశ్రీ, 8వ తరగతి, కరీంనగర్

పాత్రలు లేకుండా వంట చేశాం



స్కౌట్స్ ద్వారా ఇతరులకు సేవ చేయడం, పెద్దలను గౌరవించడం, వృద్ధులను చేరదీయడం తదితర లక్షణాలు అలవడ్డాయి. శిక్షణ శిబిరంలో అటవీ ప్రాంతాల్లో తప్పిపోతే ఏం చేయాలో నేర్పుతారు. తృతీయ సోపాన్ శిబిరంలో శిక్షకులు మొదట పాత్రలు ఇవ్వకుండా కూరలు వండాలని సూచించారు. దీంతో ఇటుక, మట్టి, కట్టెల మంటతో వంట చేశాం.

రష్మిత, 9వ తరగతి, సుల్తానాబాద్, కేజీబీవీ

గైడ్ కెప్టెన్ కావడమే లక్ష్యం



స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరి తృతీయ సోపానాలను పూర్తి చేసుకున్నా. రాష్ట్రపతి క్యాంపులో పాల్గొని అవార్డు అందుకోవాలన్నదే నా కోరిక. శిక్షణలో సమాజంలోని ప్రతి అంశాన్ని తెలుసుకోగలుగుతాం. స్కౌట్స్ గైడ్ కెప్టెన్ అవ్వడమే లక్ష్యం.

వర్షిణి, 7వ తరగతి, గోదావరిఖని

క్రమశిక్షణకు మారుపేరు



స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, మంచి నడవడిక కలిగి ఉంటారు. ఇతర భాషలు, ఆచార కట్టుబాట్లు, సంస్కృతులపై అవగాహన ఉంటుంది. సమకాలీన అంశాలు తెలుసుకుంటారు. ప్రతిభ కనబరిస్తే రాష్ట్రపతి, గవర్నర్‌ల నుంచి అవార్డు పొందే సువర్ణ అవకాశం లభిస్తుంది.

సూర్యదేవర జ్యోతి, జిల్లా గైడ్ కమిషనర్

పలుకుల చిలుక.. అదిరింది నీ ఆవాసం



తాటి కల్లుకు ఉపయోగపడని చెట్లను రామచిలుకలు తమ నివాసంగా మార్చుకున్నాయి. మానకొండూర్ పరిధి చెంజర్ల సమీపంలోని జాతీయ రహదారి వెంబడి రేణుక ఎల్లమ్మ ఆలయం ఎదుట ఉన్న తాటి చెట్లకు.. కొన్ని చిలుకలు రంధ్రాలు చేసుకొని ఉంటున్నాయి. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

- న్యూస్‌టుడే, మానకొండూర్

నీ బిడ్డ నీలగౌరి.. నిత్య మల్లె చెట్టేసి!



'బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా.. కోల్' అంటూ సాగే పాటలతో మంథని పట్టణంలో వాడవాడలా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయిదు రోజులుగా మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయ వస్త్ర ధారణతో భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మను పూజిస్తున్నారు. చెరువు మట్టితో బొడ్డెమ్మను తయారు చేసి, ప్రత్యేక వేదికపై ఉంచి ధూప దీప నైవేద్యాలు నివేదిస్తున్నారు. బొడ్డెమ్మ చుట్టూ ఆడిపాడుతున్నారు. -న్యూస్‌టుడే, మంథని గ్రామీణం

అధిక సాంద్రతపై అన్నదాతల ఆశలు

న్యూస్‌టుడే, హుజూరాబాద్

పత్తి దిగుబడులపై శాస్త్రవేత్తల భరోసా


సైదాపూర్‌లో అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేసిన పత్తి

ప్రస్తుత సీజన్‌లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుచేసిన రైతులు దిగుబడులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతేడాది వానాకాలం సీజన్‌లో ఇదే పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేసినా ఆశించిన ఫలితం రాలేదు. దిగుబడులు ఎక్కువ వస్తాయని వ్యవసాయాధికారులు ప్రోత్సహించినా.. తీరా పంట చేతికొచ్చేసరికి నిరాశే ఎదురైంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి సాగులో మెలకువలు పాటించి దిగుబడులు పెరిగేలా.. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు రైతులకు భరోసా కల్పిస్తున్నారు.

గతేడాది నామమాత్రంగానే..

జిల్లాలో గతేడాది 195 ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేశారు. ఈ విధానంలో సాగు చేయడం ద్వారా ఎకరాకు 12-14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు ప్రోత్సహించడంతో రైతులు ముందుకొచ్చారు. తీరా పత్తి చేతికి వచ్చేసరికి ఎకరాకు అయిదు నుంచి ఏడు క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. ఒక్క సైదాపూర్ మండలంలోనే 25 మంది రైతులు 36 ఎకరాలు సాగు చేయగా అందరికి 5-7 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అయితే గతేడాది అధిక వర్షాలు, వాతావరణ అనుకూలించక పోవడంతో ఆశించిన దిగుబడులు రాలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

అందని ఆర్థిక ప్రోత్సాహం

సాధారణ సాగుతో పోలిస్తే అధిక సాంద్రత సాగులో పెట్టుబడి ఎక్కువ. అందుకే ఆర్థిక ప్రోత్సాహం కింద అదనపు పెట్టుబడిని ఎంపిక చేసిన రైతులకు ఇచ్చేలా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానంలో ఒక్కో రైతుకు ఎకరాకు రూ.3,400 నుంచి రూ.4,980 చొప్పున చెల్లించేలా వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. కానీ ఏడాది దాటినా నేటికీ అందకపోవడం రైతులను నిరాశకు గురిచేసింది. రైతుల బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశామని.. నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

469 ఎకరాల్లో సాగు..



ప్రస్తుత వానాకాలం సీజన్‌లో అధిక సాంద్రత విధానంలో 524 ఎకరాల్లో సాగు చేసేలా జాతీయ పత్తి పరిశోధన సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్రామాలు, రైతుల ఎంపిక, సాగు బాధ్యతను ఈసారి జమ్మికుంట కేవీకే శాస్త్రవేత్తలకు అప్పగించింది. జిల్లాలోని 44 గ్రామాల్లో మొత్తం 10 విభాగాల్లో ఎంపిక చేసిన వివిధ కంపెనీల విత్తనాలతో అధిక సాంద్రత విధానంలో 315 ఎకరాలు, మధ్యస్థ సాంద్రత పద్ధతిలో 154 ఎకరాల్లో సాగు చేశారు. మొత్తంగా 469 ఎకరాల్లో పత్తి సాగయ్యేలా రైతులను ప్రోత్సహించారు.

మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు

రైతులు సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవడంతో పాటు సాగు పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలి. ఈసారి ఎకరా పత్తికి 11-14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. భవిష్యత్తులో సాగు విస్తీర్ణం పెంచాలని జాతీయ పత్తి పరిశోధన సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.


- డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, శాస్త్రవేత్త, కేవీకే, జమ్మికుంట

పెరుగుతున్న పత్తి విక్రయాలు

జమ్మికుంట, న్యూస్‌టుడే: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. యార్డుకు బుధవారం 30 ట్రాలీల కొత్త విడిపత్తి, 11 ట్రాలీల పాత విడిపత్తిని రైతులు విక్రయానికి తీసుకొచ్చారు. బిడ్డింగ్ కొత్త విడిపత్తి రూ.6,000 నుంచి రూ.6,850 దాకా.. పాత విడిపత్తి రూ.7,000 నుంచి రూ.7,600 వరకు ధర పలికింది. 75 క్వింటాళ్ల బస్తాల కొత్త పత్తి విక్రయానికి రాగా రూ.6,000 నుంచి రూ.6,800 వరకు వ్యాపారులు ధర నిర్ణయించారు. కొత్త విడిపత్తి మంగళవారం కంటే తాజాగా రూ.211లు తగ్గినట్లు మార్కెట్ కార్యదర్శి ఆర్.మల్లేశం తెలిపారు. కొత్తపత్తి అధిక తేమతో ఉండటంతోనే ధర పడిపోయిందని చెప్పారు.

30న ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు

కరీంనగర్ కొత్తపల్లి, న్యూస్‌టుడే: కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో ఈ నెల 30న ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్స్ బాలుర, బాలికల హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర్‌రావు, బాసరవేణి లక్ష్మణ్‌లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రాలతో ఉదయం 10 గంటలకు సంయుక్త కార్యదర్శి ఎన్.ప్రభాకర్, కోచ్ వెంకటేశ్‌లకు రిపోర్టు చేయాలని సూచించారు.


మాట్లాడుతున్న టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్

అన్ని దేవాలయాలకు పీఆర్‌సీ అమలు చేయాలి

వేములవాడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు పీఆర్‌సీ అమలు చేయాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం వేములవాడ పట్టణంలో యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొమురవెల్లి, కొండగట్టు, బాసర దేవాలయాల ఉద్యోగుల ఐకాస సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజవెల్లి రమేశ్‌బాబు అధ్యక్షతన జరిగింది. దీనికి జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెద్ద దేవాలయాలకు పీఆర్‌సీ అమలు చేసి చిన్న దేవాలయాలకు చేయలేదని పేర్కొన్నారు. 261 జీవో సవరణ చేసి ఉద్యోగులందరికీ ఒకే రకమైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచాలన్నారు. ఆలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా తమ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మిర్యాల నాగేందర్‌రెడ్డి, పరమేశ్వర్, వేముల ప్రభాకర్, బుద్ధి శ్రీనివాస్, గౌరవ సలహాదారులు దయాకర్‌రెడ్డి, భాస్కర్, సాయి, హరికిషన్, కృష్ణ, ఉమేశ్‌శర్మ, నర్సయ్య, శ్రీరాములు, వెంకటాచార్యులు కపీంద్రాచారి, మదన్‌కుమార్, అర్చకులు, వివిధ ఆలయాల ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకు ముందు వారు రాజన్నను దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదం అందజేశారు.

శ్రీరామసాగర్‌కు స్థిరంగా వరద

జగిత్యాల ధరూర్‌క్యాంపు: శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రం వరకు 33,238 క్యూసెక్కుల చొప్పున వరదనీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు నుంచి వరదకాలువకు నీటివిడుదలను 18 వేల క్యూసెక్కులకు పెంచి మధ్యమానేరు జలాశయానికి తరలిస్తున్నారు. 2 స్పిల్‌వే గేట్లద్వారా 6,248 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లద్వారా 1,200 క్యూసెక్కుల మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో గరిష్ఠస్థాయిలో 80.501 టీఎంసీల నీరు నిలువుంది.

మధ్యమానేరుకు..

బోయినపల్లి : రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయానికి వరద కొనసాగుతుంది. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా 9,259 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 25.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రమాదాల కట్టడికి చర్యలు

● ఆర్టీసీలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు


జగిత్యాల డిపోలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది

న్యూస్‌టుడే, జగిత్యాల విద్యానగర్

ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ సంస్థ డ్రైవర్లు, కండక్టర్లకు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తోంది. కొందరు మద్యం తాగి బస్సులు నడుపుతున్న ఘటనలు దృష్టికి రావడంతో పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి చేసింది. డ్రైవర్లు, కండక్టర్లను పరీక్షించిన తరువాతనే విధుల్లోకి తీసుకొని బస్సులను అప్పగించే విధానం అమలు చేస్తున్నారు. కరీంనగర్ జోన్‌లోని మొత్తం 39 డిపోల్లో కలిపి ఆర్టీసీ బస్సులు 2242, ప్రైవేటు 1347 మొత్తం కలిపి 3589 బస్సులు ఉన్నాయి. ఇవి రోజుకు సగటును 15.94 లక్షల మంది ప్రయాణికులను గమ్యానికి చేరవేస్తున్నాయి. ఒక బస్సు అంటే 60 కుటుంబాలనే భావనతో ప్రయాణికులను క్షేమంగా ఇంటికి చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

రెండేళ్లలో 255 కేసులు

మద్యం తాగి విధులకు హాజరవుతున్న తీరుపై ఆర్టీసీ సంస్థ కఠినంగా వ్యవహరించడం సత్ఫలితాలు ఇస్తోంది. విజిలెన్స్ విభాగం ద్వారా పటిష్ఠ నిఘా అమలు చేయడంతో క్రమంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రతి డిపో వద్ద మొదట బస్సు బయలుదేరే సమయంలో, ఆ తరువాత మధ్యలో ఎక్కడా మద్యం తాగినా గుర్తించే విధంగా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇలా సగటున రోజుకు 80 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది 39 డిపోల్లో కలిపి ఆర్టీసీ సంస్థకు సంబంధించి 52 కేసులు నమోదు కాగా అద్దె బస్సులకు చెందినవి 94, మొత్తం కలిపి 146 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆర్టీసీలో 57, అద్దె బస్సులకు సంబంధించి 52, మొత్తం కలిపి 102 కేసులు నమోదు చేశారు.

విధుల నుంచి తొలగింపు

మద్యం తాగి బస్సులు నడపకుండా పరీక్షలు నిర్వహించడంతోనే సరిపెట్టకుండా మరోసారి పునరావృతం కాకుండా ఆర్టీసీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పరీక్షల ఫలితాలు తదితరాలపై విచారణ జరిపి సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు వెనుకాడటం లేదు. జగిత్యాల డిపో పరిధిలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆర్టీసీకి చెందిన ఆరుగురు డ్రైవర్లు, ఒక కండక్టర్, మరో ఇద్దరు మెకానిక్‌లు, అద్దె బస్సులకు చెందిన నలుగురు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, ఇద్దరు మెకానిక్‌లు మద్యం తాగి విధులకు హాజరైనట్లు గుర్తించారు. వీరిలో పలువురిని విధుల నుంచి తొలగించగా తక్కిన కేసులు విచారణలో ఉన్నాయి.

సిబ్బంది సంక్షేమానికి శ్రీకారం

సంస్థ సిబ్బంది సంక్షేమానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. తాజా గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరిట కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రకాల వైద్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రధానంగా గుండెకు సంబంధించిన టుడీఎకో, నేత్ర పరీక్షలు, ఛాతి తదితర పరీక్షలు చేయించి సిబ్బంది ఆరోగ్యం విషయంలోనూ ప్రత్యేక దృష్టి సారించింది. బస్సుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ లేనందున తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం

ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యంగా సంస్థ అన్ని విధాలా కృషి చేస్తోంది. ఇందులో బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు ఒక భాగం. ఆర్టీసీ లక్ష్యాలు, ప్రాథమ్యాలు, నిబంధనలు ఆకళింపు చేసుకొని సిబ్బంది సంస్థ అభివృద్ధికి తమవంతుగా సహకరిస్తున్నారు. భవిష్యత్తులోనూ జగిత్యాల డిపోను మునుపటిలా మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తాం.

- సునీత, డీఎం, జగిత్యాల

మేమున్నాం.. మీకు తోడుగా...

(10 AM TO 1 PM)
కరీంనగర్ - 8008573500
గంగాధర - 8008573508
మానకొండూర్- 8008573527
హుజూరాబాద్-8008573513
కరీంనగర్ గ్రామీణ- 8008573536

సుభాష్‌నగర్: రాంచంద్రాపూర్ కాలనీ రోడ్డు నంబర్ 6లో మురుగునీటి కాలువ చెత్తాచెదారంతో నిండింది. **- హారిక**

సమాధానం: శుభ్రం చేయిస్తాం.
- పారిశుద్ధ్య పర్యవేక్షకుడు, నగరపాలిక

కార్పొరేషన్: ముకరంపురలోని సీఎఫ్/10 విద్యుత్తు స్తంభానికి వీధి లైటు వెలగడం లేదు. **- షాహన**

సుభాష్‌నగర్: తీగలగుట్టపల్లి మాణికేశ్వరినగర్ నుంచి కేసీఆర్ భవన్ రోడ్డులో వీధి దీపాలు వెలగడం లేదు. **- మల్లికార్జున్**

సమాధానాలు: వరుస క్రమంలో మరమ్మతులు చేస్తాం.
- వీధిదీపాల విభాగం అధికారి, నగరపాలిక

హుజూరాబాద్: ఇల్లందకుంట ఎంపీడీవో కార్యాలయం ఎదుట కాలువ ధ్వంసమై మురుగు నిలిచి బురదగుంటగా మారింది.
- రాము, ఇల్లందకుంట

సమాధానం: మురుగు కాలువకు మరమ్మతులు చేయిస్తాం.
- శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి

మానకొండూర్: మానకొండూర్ చెరువు కట్టపై వీధి దీపాలు లేవు. **- వేణుగోపాల్**

సమాధానం: దీపాలు బిగించడానికి చర్యలు తీసుకుంటాం.
- రేవంత్, పంచాయతీ కార్యదర్శి

వీధి దీపాలకు మరమ్మతులు

స్పందనకు వందనం

కార్పొరేషన్: నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ క్యాన్సర్ ఆసుపత్రి పక్కన ఉన్న విద్యుత్తు స్తంభాలకు వీధిదీపాలు వెలగడం లేదని ఆ ప్రాంతవాసి డి.సంపత్ 'మేమున్నాం..మీకు తోడుగా..'లో ఫిర్యాదు చేశారు. స్పందించిన వీధి దీపాల విభాగం సిబ్బంది ఆరు స్తంభాలకు ఉన్న లైట్లను పరిశీలించి మరమ్మతులు చేశారు.

హుజూరాబాద్: ఇల్లందకుంటలో ఉదయం పూట వీధి దీపాలు వెలుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సమస్యపై ఈ నెల 20న 'మేమున్నాం.. మీకు తోడుగా...'లో కథనం ప్రచురితమైంది. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ స్పందించి వీధి దీపాల సెన్సార్‌లకు మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించారు.

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

భగత్‌నగర్, న్యూస్‌టుడే: నగరంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు బ్యాంక్ కాలనీ, అల్ఫోర్స్ మెయిన్ క్యాంపస్, వావిలాలపల్లిలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా నిలిపివేయనున్నారు. ఈ మేరకు నగర ఒకటో ఏడీఈ ఎస్.నరేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ముందస్తు బతుకమ్మ సంబరాలు

కరీంనగర్ కొత్తపల్లి, న్యూస్‌టుడే: కొత్తపల్లిలో అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో బుధవారం ముందస్తు బతుకమ్మ ఉత్సవ్ వేడుకలు నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్‌రెడ్డి హాజరై శ్రీదుర్గామాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో శమి పూజ, వాహన పూజ, ఆయుధ పూజ, రావనాసుడి వధ కార్యక్రమాలతో పాఠశాల ఆవరణ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.



సాంస్కృతిక నృత్యంలో విద్యార్థినులు

కాలానుగుణ వ్యాధులపై అవగాహన

తిమ్మాపూర్ : రామకృష్ణ కాలనీ వాగేశ్వరి ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పోరండ్ల గ్రామంలో కాలానుగుణ వ్యాధులపై అవగాహన కల్పించారు. 500ల ఇళ్లను తిరిగి సర్వే చేపట్టి కాలానుగుణ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విద్యార్థులను కళాశాల ప్రధాన కార్యదర్శి డా.జి.శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి ఎ.మౌనిక, పంచాయతీ కార్యదర్శి డి.తిరుపతి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ రేఖ తదితరులు పాల్గొన్నారు.

ఇంజినీర్లు భవిష్యత్తు రూపశిల్పులు

తిమ్మాపూర్, న్యూస్‌టుడే : ఇంజినీర్లు సృజనాత్మకంగా ఆలోచించి భవిష్యత్తు రూప శిల్పులు కావాలని ఇస్రో మాజీ శాస్త్రవేత్త డా.టి.పి.శశికుమార్ అన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలన్నారు. కళాశాల ఛైర్మన్ జువ్వాడి సాగర్ రావు, కార్యదర్శి సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డా.కె.ఎస్.రావు, డీన్ పి.కె.వైశాలి, హెచ్‌వోడీ జగదీశన్ తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ అనర్థాలపై ప్రదర్శన

కరీంనగర్ విద్యావిభాగం, న్యూస్‌టుడే: స్థానిక పద్మనగర్‌లోని పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు బుధవారం పాఠశాల నుంచి స్థానిక తెలంగాణ చౌక్ వద్ద ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించేలా గోడపత్రికలు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన మూకాభినయం ఆకట్టుకుంది. పారమిత విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇ.ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రశ్మిత, అనూకర్‌రావు, రాకేశ్, ప్రసాద్, రమణ, వినోద్‌రావు, హస్మంతరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

హుజూరాబాద్ (గ్రామీణం, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఏకశిల విద్యాసంస్థల ఛైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి అన్నారు. తుమ్మనపల్లిలోని ఏకశిల సీబీఎస్ఈ పాఠశాలలో వాసవి వనిత క్వీన్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో పవిత్ర విత్తన బంతులను బుధవారం తయారు చేయించారు. క్లబ్ అధ్యక్షురాలు శైలజా, ప్రతినిధులు హిమబిందు, సృష్టి, ప్రిన్సిపల్ దినేశ్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ నరేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



విత్తన బంతుల తయారీలో విద్యార్థినులు


విలీనం వద్దని వినతి

కరీంనగర్ (గ్రామీణం, న్యూస్‌టుడే: కరీంనగర్ నగరపాలక సంస్థలో దుర్శేడు, గోపాల్‌పూర్ గ్రామాలను విలీనం చేయొద్దని కోరుతూ బుధవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి లేఖ రాస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాయకులు మల్లారెడ్డి, సంపత్‌రావు, శ్రీకాంత్, నర్సయ్య, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.



ఎమ్మెల్యే కమలాకరకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

మురుగు వెళ్లేదెలా?



మానకొండూర్ తపాలా కార్యాలయం ఎదుట కాలువ ధ్వంసం కావడంతో మురుగు నీరు ముందుకు కదలడం లేదు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కాలువను ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిందని స్థానికులు తెలిపారు. వెంటనే కొత్త కాలువను నిర్మించాలని కోరారు. సమస్యపై పంచాయతీ కార్యదర్శి రేవంత్‌ను వివరణ కోరగా ప్రతిపాదనలు పంపిస్తామని సమాధానమిచ్చారు. - న్యూస్‌టుడే, మానకొండూర్

భగీరథ నీరు వృథా



వం కాయగూడెం గ్రామ శివారు అయ్యప్పకాలనీ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ ఏర్పడి నీరంతా వృథా అవుతోంది. మూడు నెలలుగా ఈ సమస్య ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. లీకేజీ సరి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు.. లీకేజీ మరమ్మతుకు సంబంధిత సిబ్బందికి తెలిపినా పట్టించుకోవడం లేదని వెల్లడిస్తున్నారు. అధికారులు పరిశీలించి పైపులైన్ లీకేజీ సరిచేసి నీటి వృథా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, శంకరపట్నం

ఎస్పీ బాలుకు ఘన నివాళి

కరీంనగర్ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు జిల్లా సంగీత, సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం ఘనంగా నివాళులు అర్పించింది. బుధవారం నాలుగో వర్ధంతి సందర్భంగా కరీంనగర్ ఫిలింభవన్‌లో 'పాడనా.. తీయగా.. ఒక కమ్మని పాట' నాలుగేళ్ల జ్ఞాపకాలతో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరై బాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గాయనీ గాయకులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాలసుబ్రహ్మణ్యం పాటలను ఆలపించారు. అసోసియేషన్ అధ్యక్షుడు గోగుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిలువేరి శ్రీకాంత్, కోశాధికారి గౌరవేణి బాబు, కన్వీనర్ తిప్పబత్తిని రవి, కళాకారులు పాల్గొన్నారు.



బాలు చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి నివాళులు అర్పిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సంఘం ప్రతినిధులు

జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ

చొప్పదండి, న్యూస్‌టుడే: జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడల్లో చొప్పదండి మండల క్రీడాకారులు అండర్-14 కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానం, అండర్-17లో ద్వితీయ స్థానం సాధించారు. హుజూరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ చూపారని ఎంఈవో వేణుకుమార్, ప్రధానోపాధ్యాయుడు రాజిరెడ్డి, వ్యాయామోపాధ్యాయుడు కృష్ణ అభినందించారు.

చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి

వీణవంక, న్యూస్‌టుడే: చేనేత కార్మికులకు లబ్ధి చేకూరే విధంగా మూడు సంవత్సరాల క్రితం ప్రకటించిన విధంగా దసరా కానుకగా ప్రతి కార్మికుడికి రూ.లక్ష సాయంగా అందిస్తామని చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకులు విద్యాసాగర్ అన్నారు. వీణవంక మండలం కోర్కల్ చేనేత సహకార సంఘం వార్షిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్నకు చేయూత పథకం ద్వారా కోర్కల్ చేనేత సంఘం సభ్యులకు సుమారుగా రూ.88 లక్షల లబ్ధి చేకూరుతుందని వివరించారు.



సమావేశంలో మాట్లాడుతున్న విద్యాసాగర్

విద్యా సామగ్రి పంపిణీ

తెలంగాణచౌక్ (కరీంనగర్), న్యూస్‌టుడే: కరీంనగర్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో బుధవారం బధిరుల పాఠశాలలో 20 వేల విలువైన విద్యాసామగ్రి అందజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తమవంతు సాయంగా అందజేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షుడు ముక్క శరత్, ప్రధాన కార్యదర్శి మ్యాడం శివకాంత్, కోశాధికారి బట్టు వినోద్, చిదుర సురేశ్, ఎలగందుల మునీందర్, కొండా రాంబాబు, పుల్లూరి సంతోశ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

క్షయ నిర్మూలనకు కృషి చేయాలి

కరీంనగర్ పట్టణం, న్యూస్‌టుడే: క్షయ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా టీబీ ఫోరమ్ కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. క్షయ నిర్మూలన దిశగా వైద్య సేవలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ డా.సుజాత, డీఆర్డీఏ పీడీ శ్రీధర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వసతి గృహం తనిఖీ

భాగ్యనగర్: బీసీ బాలికల కళాశాల వసతి గృహ సముదాయాన్ని కలెక్టర్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. బీసీ వెల్ఫేర్ అధికారి ఎం.అనిల్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

యాజమాన్య పద్ధతులతో మేలు

గంగాధర: పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి సూచించారు. గంగాధర మండలం నారాయణపూర్‌లో బుధవారం ఆమె జమ్మికుంట కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పంటలను పరిశీలించి తెగుళ్ల నివారణకు సూచనలు చేశారు. గట్టుబూత్కూర్, కురిక్యాలలో ఏడీఏ ప్రియదర్శిని పంటలను పరిశీలించారు.

ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం పరీక్షల ఫీజు గడువు 5

కరీంనగర్ కలెక్టరేట్: శాతవాహన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం రెండో సెమిస్టర్ల పరీక్షల ఫీజు గడువు అక్టోబరు 5 వరకు ఉన్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.300ల అపరాధ రుసుంతో అక్టోబరు 9 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

సీసీఐ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

భగత్‌నగర్, న్యూస్‌టుడే: జిల్లాలో 15 రోజులుగా వ్యవసాయ మార్కెట్లోకి రైతులు పత్తిని అవసరాల నిమిత్తం విక్రయించడానికి తీసుకొస్తున్నారని.. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులు తక్కువ ధరకే కొంటున్నారని... వెంటనే సీసీఐ కేంద్రాలు ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ మార్కెట్లలో సౌకర్యాలు కల్పించడంలో మార్కెటింగ్ శాఖ పూర్తిగా విఫలమయిందన్నారు.

దీన్‌దయాళ్‌కు నివాళి

హుజూరాబాద్ గ్రామీణం, జమ్మికుంట, ఇల్లందకుంట, చిగురుమామిడి, మానకొండూర్: దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా హుజూరాబాద్, జమ్మికుంటలతోపాటు ఇల్లందకుంట మండలం మల్యాలలో భాజపా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి నివాళి అర్పించారు. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో పైడిపల్లి శ్రీనివాస్ తదితరులు.. మానకొండూర్‌లో ఆంజనేయులు, భాస్కరచారి తదితరులు పాల్గొన్నారు.



హుజూరాబాద్‌లో నివాళి అర్పిస్తున్న భాజపా నాయకులు

సౌంత ఖర్చుతో అల్పాహారం అందిస్తా

గంగాధర, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో 200 మంది విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలలకు ఉదయం పూట అల్పాహారం, పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతుల్లో అల్పాహారం సొంత ఖర్చులతో అందిస్తానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రకటించారు. గంగాధర మండలం గర్శకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఏకరూప దుస్తులు, షూలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం కాసారంలో రూ.2.50 కోట్ల సీఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గంగాధరలో 30 మందికి రూ.7.50 లక్షల విలువ సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. డీఈవో జనార్దన్‌రావు, తహసీల్దారు అనుపమ, ఎంపీడీవో జనార్దన్‌రెడ్డి, ఎంఈవో వేణుకుమార్, సింగిల్‌విండో అధ్యక్షుడు తిరుమల్‌రావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మనోహర్, మాజీ ఎంపీపీ కిషన్, దామోదర్, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం

రామడుగు : రామడుగుతోపాటు మండలంలోని గోపాల్‌రావుపేట, గుండి, దేశ్‌రాజ్‌పల్లి, తిర్మలాపూర్, వన్నారం, కోరిటపల్లి గ్రామ కూడళ్లలో ముదిరాజ్ వర్గీయులు సంబరాలు జరిపారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బొమ్మరవేని తిరుమలకు గోపాల్‌రావుపేట వ్యవసాయ మార్కెట్ ఛైర్‌పర్సన్ పదవి దక్కడంతో ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. రాజు, మామిడి కుమార్, బాసవేని శ్రీనివాస్, రేండ్ల రాములు పాల్గొన్నారు.

దసరాలోగా రుణమాఫీ చేయాలి : కౌశిక్‌రెడ్డి

వీణవంక, హుజూరాబాద్ గ్రామీణం, న్యూస్‌టుడే: దసరాలోగా రైతు రుణమాఫీ చేయాలని.. రెండో విడత దళిత బంధు ఇవ్వాలని.. లేనిచో నియోజకవర్గంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్ పట్టణం, మండలంలోని పలు గ్రామాలతోపాటు వీణవంకలో బుధవారం పలువురి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం దేశాయిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పలు హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారన్నారు. స్థానిక కల్వల ప్రాజెక్టు నిర్మాణానికి భారాస ప్రభుత్వ హయాంలో అంచనాలు పంపామని వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సింగిల్‌విండో ఛైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు బండ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.



బొత్తలపల్లిలో లబ్ధిదారుడికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

కరీంనగర్ మంకమ్మతోట, న్యూస్‌టుడే: పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్ సూచించారు. బుధవారం స్థానిక బాలసదనం, శిశుగృహాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వంట గది, ఆహార పదార్థాలను పరిశీలించిన ఆయన నాణ్యమైన ఆహార పదార్థాలనే పెట్టాలని ఆదేశించారు. పరిసరాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పిల్లలకు అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలని, అనారోగ్యానికి గురైతే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు.

ఆ అధికారులపై విచారణ చేయాలి

రాంపూర్(కరీంనగర్) : కరీంనగర్‌లో సీఎం అస్యూరెన్స్ క్రింద చేపట్టిన అభివృద్ధి పనుల్లో గుత్తేదారులు చేయని పనులకు చేసినట్లుగా రికార్డు చేసిన ఇంజినీరింగ్ అధికారులపై విచారణ జరపాలని భారాస నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తాము చేసిన ఫిర్యాదుపై ఇప్పటికి విచారణ లేదన్నారు. ౨ జి. ప్రశాంత్ రెడ్డి, సాయి, చంద్రశేఖర్, రవిగౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

మానేరు వాగులో గుర్తు తెలియని మృతదేహం

క్రైం కార్నర్

తిమ్మాపూర్: గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కొత్తపల్లి మానేరు వాగులో బుధవారం గుర్తించినట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. నీలం, తెలుపు రంగు కవర్‌లో మృతదేహం ప్యాక్ చేసి ఉందని, వయసు సుమారు 45 నుంచి 50 సం.ల వరకు ఉంటుందని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ ఎస్సై వివేక్ తెలిపారు. మృతదేహాన్ని కరీంనగర్ ఆస్పత్రికి పోస్టుమార్టంనకు పంపగా అప్పటికే పోస్టుమార్టం పూర్తయిన మృతదేహం అని చెప్పారని.. విచారణ చేస్తున్నామన్నారు.

సంక్షిప్తం

ముగిసిన శిక్షణ

కరీంనగర్ కలెక్టరేట్: స్థానిక వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో తెలంగాణ స్కిల్ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టాస్క్) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు విద్యార్థులకు జరిగిన శిక్షణ బుధవారం ముగిసింది. శిక్షకుడు రామకృష్ణ, ప్రిన్సిపల్ డా.సీహెచ్.శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

27న ఆత్మీయ సమ్మేళనం

రాంపూర్ (కరీంనగర్), ఇల్లందకుంట: హైదరాబాద్‌లో ఈ నెల 27న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో జిల్లాలోని ఉద్యమకారులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ఛైర్మన్ కె.కుమారస్వామి, నాయకుడు చంద్రారెడ్డిలు కోరారు. కరీంనగర్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇల్లందకుంటలో ఫోరం జిల్లా పార్లమెంటు కన్వీనర్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

చొప్పదండి: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై అనూష సూచించారు. చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ శరత్‌రెడ్డి పాల్గొన్నారు.

టెండర్ ఖరారు

కరీంనగర్ సాంస్కృతికం: స్థానిక భగత్‌నగర్ శ్రీహరిహర క్షేత్ర దేవాలయ సముదాయంలో పూజా సామగ్రి, టెంకాయలు విక్రయ టెండర్ దక్కించుకొనేందుకు పలువురు పోటీపడ్డారు. గతంలో రూ.2.10 లక్షలు ఉన్న ఈ టెండర్ ఈసారి పోటీతో రూ.3,35,300లకు ఖరారు అయినట్లు దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఈవో కె.కాంతరెడ్డిలు తెలిపారు.

పేరు తొలగింపు నిర్ణయం సరికాదు

చొప్పదండి: తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించాలనే నిర్ణయం సరికాదు బుధవారం చొప్పదండిలో ఆర్యవైశ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి తీర్మానం చేయడం సమంజసం కాదన్నారు. తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు.

విద్యార్థి హక్కుల గొంతుక జార్జిరెడ్డి

భగత్‌నగర్: విద్యార్థి హక్కుల గొంతుక జార్జిరెడ్డి అని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంగిడి కుమార్, ముల్కల మారుతిలు అన్నారు. బుధవారం కరీంనగర్‌లో ఆ సంఘం స్వర్ణోత్సవ సభ నిర్వహించారు. పీడీఎస్‌యూ పోరాటాల ఫలితంగా విద్యార్థుల అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని వివరించారు. దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్, పీడీఎస్‌యూ నాయకులు జనగాం రాజశేఖర్, తుడిచెర్ల రమేశ్, తదితరులు ఉన్నారు.

హుజూరాబాద్ గ్రామీణం: హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పీడీఎస్‌యూ అర్ధ శతాబ్దోత్సవ సభ గోడపత్రికలను ఆ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణాప్రతాప్ ఆవిష్కరించారు. నాయకులు రవితేజ, బాబు, అస్లాం, రాకేశ్, శ్రీజా పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

తిమ్మాపూర్: తిమ్మాపూర్‌లోని ఎస్‌బీఐ గ్రామీణా స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో రిఫ్రిజరేషన్ అండ్ ఏయిర్ కండీషనింగ్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ సంపత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పురుషులు అర్హులని.. ఆధార్, రేషన్‌కార్డు, పదో తరగతి మెమోలతో శిక్షణా సంస్థలో సంప్రదించాలన్నారు.

పాఠశాల ఆవరణలో పిడుగు

చిగురుమామిడి: కొండాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బుధవారం సాయంత్రం పిడుగు పడినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషన్‌నాయక్ తెలిపారు. పిడుగుపాటుకు పాఠశాల గది పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు.

విద్యార్థులకు బూట్లు పంపిణీ

శంకరపట్నం: కేశవపట్నం ఉన్నత పాఠశాలలోని 112 మంది విద్యార్థులకు బూట్లు, సాక్సులను తహసీల్దార్ భాస్కర్ అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు సుభాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గ్రామస్థుల చేయూత

హుజూరాబాద్ గ్రామీణం: ధర్మరాజుపల్లికి చెందిన కోట లక్ష్మణ్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. అతడి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పేద కుటుంబం కావడంతో కాంగ్రెస్ నాయకుడు ప్రణవ్, గ్రామస్థులు విరాళాలు అందజేశారు. లక్ష్మణ్‌కు కుమార్తె స్రవంతి అంత్యక్రియలు నిర్వహించింది.

కార్మికులకు దుస్తుల పంపిణీ

కరీంనగర్ గ్రామీణం: బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు తీగలగుట్టపలి రెండో డివిజన్ కార్పొరేటర్ కాశెట్టి లావణ్య-శ్రీనివాస్ దంపతులు బుధవారం కొత్త దుస్తులు పంపిణీ చేశారు. 20 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

ఆరోగ్య పరీక్షలు

వీణవంక: స్వచ్ఛత ఈసేవ కార్యక్రమంలో భాగంగా వీణవంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్లస్టర్ పరిధిలోని 13 గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య కార్డులను, బీమా బాండ్‌లను పంపిణీ చేశారు. ఎంపీడీవో శ్రీధర్, వైద్యురాలు వరుణ, ఎంపీవో సురేందర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నేడు కార్డుల అందజేత

కరీంనగర్ కొత్తపల్లి: మండలంలోని అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు కమాన్‌పూర్ గ్రామంలో గురువారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం 'పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ' కార్డులు అందజేయనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

ఇల్లందకుంట: ఇల్లందకుంట మండలం టేకుర్తి ఆదర్శ పాఠశాలలో తెలుగు, హిందీ ఉపాధ్యాయులు గంటల ప్రాతిపదికన బోధించుటకు ఈ నెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు ఐల్లయ్య తెలిపారు.

సంఘాలు- నియామకాలు

కరీంనగర్ కలెక్టరేట్: శాతవాహన విశ్వవిద్యాలయం నూతన అధ్యక్షుడిగా బొగరం శివ, కమిటీ ఇతర సభ్యులను బుధవారం యూనివర్సిటీ ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశ్వవిద్యాలయంలో ఏటా విద్యార్థులు తమ నాయకుడిని, హాస్టల్ కమిటీని ఎన్నుకుంటారు.

గన్నేరువరం : తెలంగాణ టీచర్స్, లెక్చరర్స్ ఫోరం (టీటీఎల్ఎఫ్) నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గన్నేరువరం మండలం పారువెల్లకు చెందిన లింగంపెల్లి రమేష్ నియమితులయ్యారు. బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్ నియామక పత్రాన్ని అందజేశారు.

క్రీడాకారుల సంబరాలు

కరీంనగర్ క్రీడా విభాగం: చదరంగం ఒలింపియాడ్‌లో భారత చదరంగం క్రీడాకారులు బంగారు పతకాలు సాధించిన సందర్భంగా జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం అంబేడ్కర్ స్టేడియంలో సంబరాలు జరుపుకొన్నారు. అసోసియేషన్ డైరెక్టర్ కంకటి అనూప్ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాతో స్టేడియంలో ర్యాలీ నిర్వహించారు.

బాధ్యతల స్వీకరణ

వీణవంక: వీణవంక మండల విద్యాధికారిగా మామిడాలపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎస్.శోభారాణి నియమితులయ్యారు. బుధవారం ఆమె మండల విద్యాధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఎస్ఈకి శుభాకాంక్షలు

కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలిక ఇంజినీరింగ్ విభాగంలో ఇన్‌ఛార్జి ఎస్ఈగా పని చేస్తున్న ఈఈ పి.రాజ్‌కుమార్‌కు ఎస్ఈగా పదోన్నతి కల్పిస్తూ మున్సిపల్, ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఇంజినీరింగ్ అధికారులు, ఉద్యోగులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ఈ రాజ్‌కుమార్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.

దుకాణానికి జరిమానా

కార్పొరేషన్: అలుగునూర్‌లోని మద్యం దుకాణంలో ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తుండటంతో బుధవారం పారిశుద్ధ్య విభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రూ.8 వేల జరిమానా వేసినట్లు పర్యావరణ ఇంజినీరు స్వామి తెలిపారు.

మద్దతు తెలపరూ..

కరీంనగర్ కలెక్టరేట్: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని.. తనకు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని అల్ఫోర్ అధినేత నరేందర్‌రెడ్డి బుధవారం శాతవాహన విశ్వవిద్యాలయంలో వాకర్స్‌ను కలిసి కోరారు. అనంతరం ఎల్ఐసీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.

జిల్లా స్థాయి పోటీలు

ఇల్లందకుంట: జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 27న కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలను సిరిసేడు జడ్పీ ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్నట్లు ఎంఈవో తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారు.

ఆకస్మిక తనిఖీ

ఇల్లందకుంట: ఇల్లందకుంట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణంలో వ్యవసాయ అధికారి సూర్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. అధిక ధరలకు మందులు అమ్ముతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీ చేసినట్లు ఏవో తెలిపారు. నిబంధనలు పాటించాలని సూచించారు.